
www.prajasakti.com

ప్రజాశక్తి

5

సోమవారం 18 డిసెంబర్ 2023

తిరుపతి



విద్యార్థులంటే ఎందుకంత నిర్లక్ష్యం!

పుత్తేరికి సకాలంలో బస్సు నడపలేరా..!



ప్రజాశక్తి-శ్రీకాళహస్తి, బుచ్చినాయుడు కండ్రిగ: "సొంత లాభం కొంత మానుకో అన్న నినాదం" అన్నింటికీ వర్తిస్తుంది. అయితే శ్రీకాళహస్తి ఆర్టీసీ యాజమాన్యం సొంతలాభానికే అధిక ప్రాధాన్యతనిస్తూ.. సిబ్బంది ప్రజాప్రయోజనాలను పక్కన పెట్టేస్తోంది. ఇప్పటికే తీవ్రమైన పనిఒత్తిడి పెంచి పలువురి డ్రైవర్ల మతి కారణమైన శ్రీకాళహస్తి ఆర్టీసీ యాజమాన్యం, విద్యార్థుల పట్ల కూడా అదే నిర్లక్ష్యపు పంథా అవలంభిస్తోంది. మా మార్గంలో పొద్దుపోక ముందే బస్సు సర్వీసు నడపాలనీ, రాత్రిళ్ళు పొలం గట్లపై నడవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందంటూ పెళ్లకూరు మండలం పుత్తేరి మార్గంలో ప్రయాణించే విద్యార్థులు పలుమార్లు ఆర్టీసీ యాజమాన్యంకు విన్నవించినా పట్టించుకోకపోవడమే ఇందుకు ఉదాహరణ. వివరాల్లోకి పోతే...

తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం పుత్తేరి మార్గంలో దొమ్మరమిట్ట, లింగమనాయుడు పల్లి, రైస్ మిల్లు, పునబాకు, ఆర్లపాడు, అర్ధమాల, పుత్తేరి గ్రామాలకు చెందిన సుమారు 30మంది విద్యార్థులు నిత్యం స్కూళ్లకు, కాలేజీలకు ఆర్టీసీ బస్సులో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఉదయం పూట విద్యార్థులను వారివారి గమ్యాలకు సకాలంలో చేరుస్తున్న ఆర్టీసీ యాజమాన్యం, సాయంత్రం తిరిగి ఇళ్లకు చేర్చే క్రమంలో సమయానికి బస్సును నడపడం లేదు. సాధారణంగా శ్రీకాళహస్తి నుంచి పుత్తేరికి సాయంత్రం 5:15 నిమిషాలకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. అయితే కోవిడ్ కాలం తర్వాత, అంటే మూడేళ్లుగా సాయంత్రం 6 నుంచి 7గంటల మధ్య బస్సు శ్రీకాళహస్తి నుంచి పుత్తేరికి బయలుదేరుతోంది. ఈ క్రమంలో బస్సు పుత్తేరికి చేరుకోవాలంటే రాత్రి 8 గంటలు అవుతోంది. దీంతో పొలం గట్లపై ఊర్లకు చేరుకోవాల్సిన విద్యార్థులు రాత్రిళ్ళు పాములు, విషకీటకాల బెడదతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయంపై పలుమార్లు విద్యార్థులు డిపో మేనేజర్ కు తెలియజేయడంతో కొద్ది రోజుల పాటు తిరుపతి సర్వీసును కాస్త రేణిగుంటకు మార్చి పుత్తేరికి సమయానికి నడిపారు. మళ్ళీ పరిస్థితి యధాస్థితికి చేరడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇకనైనా అధికారులు తీరు మార్చుకుని విద్యార్థుల శ్రేయస్సు కోసం పుత్తేరి బస్సును సకాలంలో నడపాల్సి ఉంది. లేకుంటే విద్యార్థులు ఆందోళన బాట పడతామంటూ హెచ్చరిస్తున్నారు.

ఈ విషయంపై డిపో మేనేజర్ రాజవర్ధన్ రెడ్డిని వివరణ కోరగా తిరుపతికి వెళ్ళే మార్గంలో ఉన్న ట్రాఫిక్ కారణంగా బస్సు ఆలస్యం అవుతోందని చెప్పారు. తిరుపతికి ఓ సర్వీసును రద్దు చేసి పుత్తేరికి సకాలంలో బస్సు నడిపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.



డిపో మేనేజర్ రాజవర్ధన్ రెడ్డితో మాట్లాడుతున్న పుత్తేరికి చెందిన విద్యార్థులు

సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ...

పోరాటం ఆపే ప్రసక్తే లేదు..



తిరుపతిలో..

ప్రజాశక్తి- తిరుపతి టౌన్: అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం దౌర్జన్యంగా తాళాలు పగలగొట్టడం కాదని, వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించాలని, పిల్లలకు ఇబ్బందులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వాణిశ్రీ, సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం తెలిపారు. అంగన్వాడీల సమ్మె ఆదివారం ఆరవ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యను శాంతియుతంగా ప్రభుత్వం పరిష్కరించాల్సినపోయి, కక్ష సాధింపులు దిగడం దారుణం అన్నారు. అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం సమ్మెలోకి దిగితే వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వాక్యాలు చేసి అంగన్వాడీ కార్మికులను మరింత రెచ్చగొట్టడానికి పూనుకుంటున్నారని అన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే నిన్నటి రోజున అంగన్వాడీలు ఒళ్ళు కొవ్వెక్కి సమ్మె చేస్తున్నారన్న మాటలు వెనక్కి తీసుకోవాలని, అంగన్వాడీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల మర్యాద గౌరవం లేని బొబ్బిలి ఎమ్మెల్యే వెంకట చినప్పలనాయుడును ఎమ్మెల్యే పదవికి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు హమాలి నగర కార్యదర్శి రమేష్ బృందం మద్దతుపలికారు. సిఐటియు నగర కార్యదర్శి వేణుగోపాల్, అంగన్వాడి కార్యకర్తలు హెల్పర్లు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు శ్రీకాళహస్తి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదివారం భోజన వసతి కల్పించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ గుమ్మడిపూడి దశరదాచారి, తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, మాజీ జెడ్పిటిసి జయచంద్రనాయుడు, పట్టణ యువత అధ్యక్షుడు అడ్డంకి కిట్టు అంగన్వాడీలకు భోజనాలు అందివ్వడం జరిగింది.



శ్రీకాళహస్తిలో..



రేణిగుంటలో..

రేణిగుంట: రేణిగుంట మంచినీళ్ళ గుంట పాత తహశీల్దార్ కార్యాలయం శిబిరం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 6వ రోజు సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నరీతిలో వేపాకులతో గంగమ్మ కరుణించు అంటూ చేతులెత్తి దండం పెడుతూ నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ప్రాజెక్టు అధ్యక్షురాలు ధనమ్మ, ఐఎఫ్టియు కార్యదర్శి రాధమ్మ పాల్గొన్నారు.

పిచ్చాటూరు: అంగన్వాడీ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా పిచ్చాటూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసు నుండి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. సిపిఎం సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జి దాసరి జనార్ధన్ మాట్లాడుతూ మడమతిప్పని, మాట తప్పని, ముఖ్యమంత్రిగా పేరుగాంచిన జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ నాయకులు ఇంద్రాణి, రాజేశ్వరిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. సిఐటియు నాయకులు నాగరాజు, రామచంద్రారెడ్డి, మురుగన్, అంగన్వాడీలు శ్రీవాణి, పూర్ణమ్మ, కళ్యాణి, కష్ణవేణి, శ్రీదేవి, భారతి, దేవి, నాగభూషణమ్మ, సావిత్రి, ప్రమీల, కళ్యాణి పాల్గొన్నారు

పుత్తూరు టౌన్: అంగన్వాడీ వర్కర్ల సమస్యలు



పుత్తూరులో..

పరిష్కరించాలని గత 6 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆదివారం అంగన్వాడీలు ఒటి కాలిపై నిలబడి చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటేష్, ఏఐటీయూసీ పట్టణ నాయకులు డి.మహేష్, వై.నందయ్య, మునికుమారి, విజయ కుమారి, ధనమ్మ, రాధా, హైమావతి, అంబికా, లలిత, ప్రమీల, అన్నపూర్ణ, యశోద పాల్గొన్నారు.



పిచ్చాటూరులో..

పాకాల: అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు సీనియర్ నాయకులు మధుసూదన్ రావు డిమాండ్ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు మినీ వర్కర్లు ఆయాలు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీల పట్ల చిన్నచూపు చూడడం సరికాదని అన్నారు. అంగన్వాడీల సమ్మెకు తమ సంపూర్ణ మద్దతును తెలిపారు.

నేడు, రేపు రాష్ట్ర గవర్నర్ పర్యటన: కలెక్టర్



రాష్ట్ర గవర్నర్ తిరుపతికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లపై సమీక్షిస్తున్న కలెక్టర్

ప్రజాశక్తి- తిరుపతి టౌన్: ఈనెల 18, 19 తేదీలలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ జిల్లాలో పర్యటించనున్నారని విధులు కేటాయించిన అధికారులు పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి సూచించారు. ఆదివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గవర్నర్ పర్యటనపై శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ భారతి, నగరపాలక కమిషనర్ హరిత, జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ ఈనెల 18న సోమవారం ఉదయం10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని తిరుపతి శ్రీపద్మావతి అతిథిగహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరగనున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న సంక్షేమ శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ఆడిటోరియంలో అవసరమైన బ్యాక్డ్రాప్, పిఎ సిస్టం వంటి ఏర్పాట్లు జాగ్రత్తగా చూడాలని సూచించారు. అనంతరం తిరుమల చేరుకుని రాత్రి బస చేయనున్నారని, 19వ తేదీ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారని, సాయంత్రం 4.30గంటలకు రేణిగుంట రైల్వేస్టేషన్ చేరుకొని ధురంతో ఎక్స్ప్రెస్‌లో విజయవాడ వెళ్ళనున్నారని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర గవర్నర్ పర్యటనలు చిన్నపాటి పొరపాట్లకు కూడా తావివ్వరాదని సూచించారు. ఈసమీక్షలో అడిషనల్ ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఆర్డీవోలు నిశాంత్ రెడ్డి, కిరణ్ కుమార్, చంద్రముని నగరపాలక డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, స్మార్ట్ సిటీ జిఎం చంద్రమౌళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు

అటవీ కార్మికుల దీక్షాశిబిరం దగ్ధంకు యత్నం

- దోషులపై కఠినచర్యలకు సిఐటియు డిమాండ్
- అలిపిరి పోలీసులకు అటవీ కార్మికుల ఫిర్యాదు



ప్రజాశక్తి- తిరుపతి టౌన్: 1142 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న అటవీ కార్మికుల దీక్షా శిబిరాన్ని దగ్ధం చేయడానికి కొందరు దుండగులు ప్రయత్నించారని, వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి జిల్లా ఎస్పీకి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం నాటి రాత్రి స్థానిక హరే రామ హరే కష్ణ రోడ్డులోని డీఎఫ్ఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని గుర్తుతెలియని దుండగులు తగల బెట్టడానికి ప్రయత్నించారని దీనిని గమనించిన కార్మికులు పరుగున వెళ్లగా దుండగులు తప్పించుకు పారిపోయారని, కార్మికులే తగల బడుతున్న దీక్షా శిబిరం మంటలు ఆర్పి అదుపులోకి తెచ్చారని వివరించారు. సిఐటియు రాష్ట్రంలో, తిరుపతి జిల్లాలో, టీటీడీలోను రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుండటం కొందరికి కంటగింపుగా మారిందని మురళి ఆ ప్రకటనలో వివరించారు. సీఐటీయూ లాంటి పోరాడే కార్మిక సంఘాన్ని నేరుగా ఎదుర్కోవడం చేతకాక తప్పుడు పనులకు, కొందరు పాల్పడుతున్నారని వారిని కఠినంగా శిక్షించాలని ఆ ప్రకటనలో తెలిపారు.

అలిపిరి పోలీసులకు ఫిర్యాదు... తమ దీక్షా శిబిరాన్ని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేయడానికి ప్రయత్నించారని వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని టిటిడి అటవీ కార్మికుల యూనియన్ నేతలు శ్రీనివాసులు, సురేష్, కష్ణమూర్తి వేణుగోపాల్ ఓ ప్రకటనలో కోరారు. అనంతరం అటవీ కార్మిక సంఘం నేతలు అలిపిరి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

వేతనాల కోసం పారిశుధ్య కార్మికుల ఆందోళన

ప్రజాశక్తి- తిరుమల: విశ్వవ్యాప్తంగా పేరొందిన వెంకటేశ్వర స్వామికి తమ కష్టాలు, కోర్కెలు తీర్చాలని విచ్చేసి భక్తులు మ్రొక్కుకుంటారు. ఇక్కడికి విచ్చేసి యాత్రికులకు సౌకర్యాల కల్పనలో అగ్రభాగం కార్మికులది. అలాంటి వారికి వేతనాలు గత నాలుగు నెలలుగా ఇవ్వకపోవడంతో ఆదివారం తిరుమలలో పారిశుధ్య కార్మికుల ఆందోళనకు దిగారు. గత 4 నెలలుగా జీతాలు అందకపోవడంతో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపం వద్ద పెద్దసంఖ్యలో ఆందోళన చేపట్టారు. వెంటనే అక్కడికి చేరుకున్న టీటీడీ హెల్త్ఆఫీసర్, విజిలెన్స్ అధికారులు కార్మికులతో చర్చించి పెండింగ్ జీతాలను త్వరలో అందేలా చేస్తామని సర్దిచెప్పడంతో కార్మికులు ఆందోళనను విరమించారు. సులభ్ కాంట్రాక్ను టీటీడీ రద్దు చేయడంతో ముంబైకి చెందిన గురుజీ ఇన్ఫ్రా సంస్థ క్రింద ఆందోళన చేసిన కార్మికులు పనిచేస్తున్నారు, కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించని సదురు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొనే యోచనలో టీటీడీ ఉంది.



తిరుమలలో జీతాల కోసం నిరసన తెలుపుతున్న కార్మికులు

హెల్త్ ఆఫీసర్ నిర్లక్ష్యంపై టీటీడీ చర్యలు తీసుకోవాలి

సిఐటియు నేత సుబ్రమణ్యం డిమాండ్


తిరుపతి టౌన్: తిరుమలలో నేడు హెల్త్ డిపార్ట్మెంట్లో గురుజీ ఇన్ఫ్రా కంపెనీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులు పెండింగ్ జీతాల కోసం మెరుపు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్లు ప్రతినెలా జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికులు ఎలాబ్రతకాలని, సకాలంలో జీతాలు రాకపోవడానికి తిరుమల హెల్త్ఆఫీసర్ ప్రధాన కారణమని, నేడు జరుగుతున్న ఆందోళనకు హెల్త్ ఆఫీసు కారకురాలని, ఆమెపై టిటిడి చర్యలు తీసుకొని, గురుజీ ఇన్ఫ్రా కంపెనీ చెల్లించాల్సిన జీతాలను వెంటనే చెల్లించాలని సిఐటియు నేత టి.సుబ్రమణ్యం డిమాండ్ చేశారు. హెల్త్ డిపార్టుమెంటులో కాంట్రాక్ట్ దక్కించుకున్న అన్ని కంపెనీల తీరు ఇదే రకంగా ఉందని, కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించమంటే, టీటీడీ బిల్లులు చెల్లించలేదని అంటున్నారని, టీటీడీ వ్యవహారం వల్ల అంతిమంగా కార్మికులకు నష్టం జరుగుతుందని అన్నారు. ప్రతినెలా జీతాలు చెల్లించుటకు హెల్త్ ఆఫీసర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆమె నిర్లక్ష్యం వల్ల కార్మికులు ప్రతినెలా ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైనా టిటిడి యాజమాన్యం స్పందించి కార్మికులకు ప్రతినెలా సకాలంలో జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపటి లోపు కార్మికులకు జీతాలు పడకపోతే హెల్త్ ఆఫీసురే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ముగిసిన బాలోత్సవం

స్ఫూర్తిదాయకంగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు



ప్రజాశక్తి-తిరుపతి సిటీ: పిల్లల సజనాత్మకతను వెలికి తీసేందుకు రోటరీ క్లబ్ సౌజన్యంతో తిరుపతి బాలోత్సవ ఆధ్వర్యంలో నిర్వహించిన పిల్లల పండగ ఆదివారం ముగిసింది. స్థానిక శ్రీపండిట్ జవహర్ లాల్ నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ప్రాంగణంలో రెండు రోజులు పాటు నిర్వహించిన పోటీల్లో ఆరు విభాగాల్లో 29 అంశాలలో పోటీలు నిర్వహించారు. చాచా నెహ్రూ వేదిక, అన్నమయ్య వేదిక, గురుజాడ వేదిక, గోపికష్ణ వేదిక, బళ్లారి



రాఘవ వేదిక, తదితర వేదికలపై జానపద శాస్త్రీయ నత్య పోటీలతో పాటు ఏకపాత్రాభినయం, దేశభక్తి గీతాలాపన్లు, కోలాటాలు పోటీలను నిర్వహించారు. పోటీలలో విజేతలకు ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు సభలో బహుమతులు అందజేశారు. నడ్డా నారాయణ, టెంకాయల దామోదరం, మల్లారపు నాగార్జున, బండి మధుసూదన్ రెడ్డి, రెడ్డప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



వర్శిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడుకుందాం

ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్



ప్రజాశక్తి- క్యాంపస్ : శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ప్రకాశం భవన్‌లో ఆదివారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.మాధవ్ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని హరించే విధంగా నూతన జాతీయ విద్యావిధానం తీసుకొని వచ్చి ప్రభుత్వ యూనివర్శిటీలలో అధ్యాపక పోస్టులను రేషనలైజేషన్ చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వివిధ విశ్వవిద్యాలయాల్లో అనేక రకాలైన కోర్సులను ఇతర కోర్సులలో విలీనం చేయడం లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లోకి ఆ కోర్సులను మార్పు చేయడం విశ్వవిద్యాలయాల ప్రగతికి గొడ్డలిపెట్టు వంటిదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో యూనివర్శిటీ అధ్యాపక పోస్టుల రేషనలైజేషన్ ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం భూములు, భవనాల పరిరక్షణకు కషిచేయాలని కోరారు. యూనివర్శిటీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధులు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది నెలవారీ జీతాలకు కూడా చాలకపోవడంతో దేశవ్యాప్తంగా రెగ్యులర్ సీట్లుతో పాటు సెల్ఫ్‌సపోర్టింగ్ సీట్లు తీసుకొని వచ్చి ప్రభుత్వ యూనివర్శిటీలలో ఉన్నత విద్యను అంగట్లో సరుకులాగా అమ్మేందుకు నూతన జాతీయ విద్యావిధానం అవకాశం కల్పిస్తే, దేశంలోనే అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విద్యావ్యాపారం లాభసాటిగా సాగిస్తున్నదని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. అనంతరం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నూతన కమిటీని ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నరేంద్ర, కార్యదర్శిగా వినోద్, ఉపాధ్యక్షులుగా సాయికుమార్ నాయక్, పవన్, భార్గవ్, కిరణ్, సహాయ కార్యదర్శులుగా సుస్మిత, కుమార్, అబ్బాస్, దేవరాజులతో పాటు కమిటీ సభ్యులుగా 19 మందిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవి, ఉపాధ్యక్షులు అక్బర్, అశోక్, హరిత నాయకులు సునీల్ రామాంజి, భవాని, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో అన్నదానం

ప్రజాశక్తి- తిరుపతి టౌన్: తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయకమిటీ ఆధ్వర్యంలో స్థానిక కపిలతీర్థం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో టిబిఈసిసి ప్రధానకార్యదర్శి జె.ధన్వంత్ కుమార్, అధ్యక్షులు పి.విజయ భాస్కర్ ప్రసంగిస్తూ కార్తీకమాసం సందర్భంగా భక్తులకు, పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు, సామాజిక సేవలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. గత ఏడు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రజలందరికీ వివిధ ప్రయోజనాలను అందిస్తున్నాయని, ప్రజలందరూ బ్యాంకు ఖాతాలను పొంది బ్యాంకులు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కమిటీ సభ్యులు భాస్కర్, జనార్థన్, సుమలత, రేష్మ, నందగోపాల్, మహేష్, కేశవరెడ్డి, నిర్మల, యజ్ఞేష్ బాబు, పవన్, లక్ష్మీప్రతి పాల్గొన్నారు.

రాజీవ్ నగర్‌లో భూ ఆక్రమణలు

- సీపీఎం చొరవతో అడ్డుకట్ట

ప్రజాశక్తి- శ్రీకాళహస్తి:

శ్రీకాళహస్తి పట్టణ శివారు ప్రాంతమైన రాజీవ్‌నగర్‌లో భూ క్రమణలు నిత్యకత్యంలా మారుతున్నాయి. కొందరు రాజకీయ నేతలు సిండికేట్ గా ఏర్పడి ఖాళీ జాగా కనబడితే చాలు అదును చూసి పాగా వేసేస్తున్నారు. పేదల ఇంటి నిర్మాణాలు, భవిష్యత్ అవసరాల కోసం రాజీవ్ నగర్‌లో కేటాయించిన వందలాది ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఇప్పటికే ఆక్రమణకు గురైన తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీవ్ నగర్ లో కమ్యూనిటీ అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాలను సైతం అక్రమార్కులు వదలడం లేదు. ఈక్రమంలోనే రాజీవ్ నగర్ ఓవర్ హెడ్‌ట్యాంక్ దగ్గర మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి కేటాయించిన 10సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ఆదివారం కొందరు రాజకీయ నాయకులు ఆక్రమించారు. అందరూ చూస్తుండగానే జెసిబిలతో తవ్వించి పునాదులు వేశారు. ఇదేంటని అడిగిన స్థానికులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో రాజీవ్‌నగర్ వాసులు స్థానికంగా ఉంటున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య దష్టికి సమస్యను తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన సంఘటనా స్థలానికి వెళ్లి ఆక్రమణలను అడ్డుకున్నారు. అక్కడ నుంచే జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించి స్థానిక రెవెన్యూ సిబ్బంది



కబ్జాను అడ్డుకున్న సిపిఎం నాయకులు అంగేరి పుల్లయ్య



రాజీవ్ నగర్‌లో కబ్జాకు గురైన స్థలం

సహకారంతో పనులను పూర్తిగా ఆపివేయించారు. రాజీవ్‌నగర్ ప్రాంతంలో భవిష్యత్తు అవసరాలకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలన్నింటిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పుల్లయ్య డిమాండ్ చేశారు. సత్వరమే స్పందించి రాజీవ్ నగర్లో భూఅక్రమణకు అడ్డుకట్ట వేసేలా ఆదేశాలు జారీచేసిన జిల్లా కలెక్టర్‌కు పుల్లయ్య కతజ్ఞతలు తెలిపారు.

గంగమ్మ ఆలయంపై ఆరోపణలు నిరాధారం

- మీడియాతో ఆలయ ఛైర్మన్ గోపియాదవ్


మీడియా సమావేశంలో మాట్లాడుతున్న గంగమ్మ ఆలయ ఛైర్మన్ గోపి యాదవ్

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంపై పత్రికలలో వస్తున్న ప్రచారాలు అవాస్తవాలని, ఆలయ పునః నిర్మాణం కోసం దేవాదాయ శాఖ నుండి నిధుల మంజూరుకు అన్నీ అనుమతులు తీసుకున్న తరువాతే నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆలయ ఛైర్మన్ కట్టా గోపి యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆభరణాల నుండి, భక్తులు సమర్పించిన కానుకలు, బ్యాంకులలో డిపాజిట్ చేసిన ఎఫ్డీల వరకు అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, గంగమ్మ ఆలయ ప్రతిష్ట మసకబారే విధంగా అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. ఆలయ పునః నిర్మాణం కోసం అనుసరించవలసిన అన్ని పద్ధతుల ద్వారానే దేవాదాయ శాఖ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వు మేరకు మంజూరైన నిధులతోనే ఆలయ నిర్మాణం జరుగుతోందన్నారు. జాతర కోటి 15 లక్షల రూపాయలతో అంగరంగ వైభవంగా నిర్వహించామని ఇందుకు సంబంధించిన ఖర్చుల వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ ఆఖరు తేదీ వరకు నగదు రికార్డు పుస్తకంలో ఆదాయ ఖర్చుల వివరాలు నమోదు చేశామన్నారు. ఆలయంలో ఉద్యోగుల విషయంలో ఏదైనా ఫిర్యాదులు వస్తే స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మమత, పాలకమండలి సభ్యులు వెంకటేశ్వరరావు, ధనశేఖర్, రమణమ్మ, భారతి పాల్గొన్నారు.

మెకానిక్‌కు ఆర్థికసాయం

ప్రజాశక్తి - గూడూరు రూరల్ : గూడూరు పట్టణానికి చెందిన ఆటో మెకానిక్ శ్రీరాములు ఇటీవల ప్రమాదానికి గురై చెయ్యి విరిగింది. దీంతో గూడూరు ఆటో నగర్, ఆటో మొబైల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చాంద్ బాషా మాట్లడుతూ గతంలోనూ తమ సంస్థ తరపున సహాయం చేశామన్నారు. ఎవరైనా దాతలు ఉంటే తమ సంస్థ తరపున ఆర్థిక సాయం చేయాలని పేర్కొన్నారు. కమిటీ సభ్యుల సహకారం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుబ్రమణ్యం, నాగరాజు, సలీం బాషా, మహబూబ్ బాషా, కలేషా, లక్ష్మీపతి, సుభాహన్, వెంకటేశ్వర్లు, అనీల్ కుమార్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఉపాధ్యాయునికి సత్కారం

ప్రజాశక్తి-బుచ్చినాయుడు కండ్రిగ: ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం (అప్కాస్ట్) సంయుక్తంగా శ్రీకాకుళంలో శని, ఆదివారాల్లో నిర్వహించిన రామానుజన్ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ గణిత ప్రదర్శన పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పల్లమాల గణిత ఉపాధ్యాయులు చేమూరు రవికి ద్వితీయ బహుమతి తో పాటు రూ.4వేలు నగదును ఇచ్చి సన్మానించారు. రవి చేసిన గణిత మోడల్ అడ్వాన్స్ క్లినోమీటకు ఈ అవకాశం దక్కిందని తెలిపారు.

ఒక ఛాన్స్ ఇవ్వండి..అభివృద్ధి చేస్తాం: ప్రజాసేవ

ప్రజాశక్తి - పిచ్చాటూరు: ప్రజాసేవ పార్టీకి ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని ప్రజాసేవ రాష్ట్ర అధ్యక్షులు బి బాబు అన్నారు. తమ పార్టీ ముఖ్య ఉద్దేశం అని పేద ప్రజలకు న్యాయం అందేలా చూడడమే తమ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఆదివారం మండలానికి వచ్చిన ఆయనను పలువురు సన్మా నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయాలు జరిగితే వారికి అండగా నిలబడి న్యాయం జరిగేలా పోరాడదామన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నాడు నేడు కింద పాఠశాలలను బాగా తీర్చిదిద్దుతున్నారని, కానీ ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులు వెనకబడి ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల కొరత సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు వేలు రెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షులు డెక్లస్, పిచ్చాటూరు మండల అధ్యక్షులు తిరుమల, ఆరుముగం పాల్గొన్నారు.


గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న దాతలు

గిరిజనులకు దుప్పట్లు పంపిణీ

ప్రజాశక్తి-రేణిగుంట: రేణిగుంట మండలం వెదల్ల చెరువు పంచాయతీలోని గిరిజన కాలనీ, దళిత వాడలో అమెజాన్, డొనేట్ కార్ట్ సౌజన్యంతో ఆషా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జూలియన్ రాజు ఆధ్వర్యంలో సర్పంచ్ గిరిరెడ్డి చేతుల మీదుగా వంద కుటుంబాలకి ఆదివారం దుప్పట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిరి రెడ్డి మాట్లాడుతూ గిరిజన కాలనీ లో ఒకరు చదివితే ఆ కుటుంబం బాగుపడుతుందని, పదిమంది చదివితే గ్రామమే అభివృద్ధి చెందుతుందన్నారు. పిల్లలను చేపలు పట్టేందుకు చెరువులు, గుంటలకు తీసుకు వెళ్లకుండా బడికి పంపాలని సూచించారు. జూలియన్ రాజు మాట్లాడుతూ వెదల చెరువు గ్రామంతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని తెలిపారు. ఆషా సంస్థ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మునుముందు కూడా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆషా సంస్థ ముఖ్య సలహాదారురాలు అమ్ములు రాజు, సభ్యుడు శ్రీనివాసులు, సుబ్రమణ్యం, ప్రసాద్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

కేసులు నమోదు చేస్తారు.. దర్యాప్తు అటకెక్కిస్తారు..

శ్రీ సిటీ పోలీసుల తీరుపై సిపిఎం నేతల ఆగ్రహం

ప్రజాశక్తి -సత్యవేడు: శ్రీసిటీ పోలీసుల పనితీరు అధ్వానంగా మారిపోయిందని, బాధితులకు న్యాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని సిపిఎం నేతలు దాసరి జనార్దన్, రమేష్‌లు ఓ ప్రతికా ప్రకటనలో మండిపడ్డారు. శ్రీ సిటీ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులను నిర్లక్ష్యంగా గాలికి వదిలేస్తున్నారన్నారు. ఇటీవల ఓ మాజీ సర్పంచ్ ఏకంగా ముగ్గురు దళిత మహిళలను కులం పేరుతో దూషించారని దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితులకు న్యాయం చేయకుండా మాజీ సర్పంచ్‌కు తెరవెనుక వత్తాసు పలకడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. అక్కడ డీఎస్పీ ప్రతి కేసును ఇలా నీరుగార్చి బాధితులకు మొండి చేయి చూపడం తద్వారా భారీగా ముడుపులు తీసుకోవడం జరుగుతోందని ఆరోపించారు. రాచపాలెంలో కూడా ఓ హత్య కేసును నీరుగార్చి బాధితులకు అన్యాయం చేయడం అందరికీ తెలిసిన విషయమే అన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినా కూడా బాధితులకు న్యాయం చేయకుండా ఉన్నతవర్గాలకు వత్తాసు పలకడం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ డిఎస్పి జగదీష్ నాయక్, సిఐ నుంచి డీఎస్పీ వరకు ఇక్కడే పాతుకుపోయి పనిచేయడం వల్ల అందరి బలహీనతను ఆసరాగా చేసుకుని బాధితులకు అన్యాయం చేయడం జరుగుతోందన్నారు. మూడు రోజుల్లోపు ఎస్సీ, ఎస్టీ కేసులకు న్యాయం చేయకపోతే శ్రీసిటీ డిఎస్పీ ఆఫీసును బాధితులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చ రించారు.

టార్పాలిన్ పట్టలు వితరణ

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : పట్టణంలోని ఏనుగులగుంట ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు మిద్దెల హరి యువసేన ఆధ్వర్యంలో ఆదివారం టార్పాలిన్ పట్టలు పంపిణీ చేశారు. మాజీ ఆప్కో డైరెక్టర్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మిద్దిల హరి ముఖ్యఅతిథిగా హాజరై పట్టలను పంపిణీ చేశారు. ఏనుగులగుంట ప్రాంతంలో ఇటీవలి తుపాను వల్ల చాలా ఇళ్లు దెబ్బతిని ఉరుస్తున్నాయి. స్పందించిన మిద్దెల హరి వర్షాలకు పేదలు ఇబ్బంది పడకుండా టార్పాలిన్ పట్టలు అందించారు. ఈ కార్యక్రమంలో ఇసుక మట్ల బాల, గంజి వెంకటేష్, దావాల గిరి, చెన్నయ్య,గాంధీ, దోనేపతి సురేష్, జగ్గు, దోనేపతి శివ, విజయమ్మ, వెంకటేష్, శివ, కొమ్మల సాయి పాల్గొన్నారు.

పట్టాలిచ్చారు.. సాగు భూమి చూపలేదు..

- స్పందించని ఓజిలి తహశీల్దార్లపై చర్యలు తీసుకోవాలి - సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు

ప్రజాశక్తి- నాయుడుపేట: ఓజిలి మండలం భువనగిరి పాలెం వాసులకు పట్టాలిచ్చారు..సాగుభూమి చూపించ లేదని, స్పందించని తహశీల్దార్లపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు పేర్కొన్నారు. భూ సమస్యపై నాయుడుపేటలో వెంకటపర్తి సుందర రామిరెడ్డి భవనంలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వందవాసి నాగరాజు మాట్లాడుతూ 2019 లో ఎస్సీ ఎస్టీ బీసీలకు 15 మందికి డి ఫారం పట్టాలిచ్చినా నేటికీ వారికి సాగు భూములు చూపించడంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. అంతే కాకుండా 17 మంది కి గ్రామంలో పేదలు సాగు చేసుకుంటున్న భూములకు అదే గ్రామంలో రెవెన్యూ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి అదే సామాజిక వర్గానికి చెందిన వారికి బినామీ పేర్లతో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. స్పందనకు అర్జీ పెడితే పరిష్కరించామని ఎండార్స్మెంట్ పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు ప్రజల సమస్యలు పరిష్కరించకుండా భూస్వాములకు భూములు పంచేందుకు అధికారులుగా ఉన్నారే తప్ప పేదల పక్షాన లేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓజిలి మండలంలో ప్రతి గ్రామంలో భూ సమస్యలు అధికం గా ఉన్నాయని ఆయన తెలిపారు. ఇదే గ్రామంలో వాగు పోరంబోకు భూములు వందల ఎకరాలు భూ స్వాముల చేతిలో ఉన్న రెవెన్యూ అధికారులు నిద్రా వస్థలో ఉండడం తగదన్నారు. సిపిఎం నేతలు చావల వెంకటేశ్వర్లు, శివకవి ముకుందా మాట్లాడుతూ డివిజన్లో రెవెన్యూ అధికారులు దళారుల ద్వారా ప్రతి పనికి ఒక రేటు గట్టి మామూళ్ల మత్తులో జోగుతున్నారని తెలిపారు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం విడనాడకపోతే తహశీల్దారు కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోరాటాలకు సిపిఎం సిద్ధమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నేత చంద్రకళ సివిటియు, నాయకురాలు శ్యామలమ్మ గ్రామస్తులు సుబ్బయ్య సురేష్ భవాని రవి గ్రామస్తులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు

రిటైర్డు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా..

జిల్లా ఉప ఖజానా అధికారి లక్ష్మీకర్ రెడ్డి


తిరుపతిలో పెన్షనర్స్‌కు సన్మానం

ప్రజాశక్తి -తిరుపతి టౌన్: రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని జిల్లా ఖజానాధికారి లక్ష్మీకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం బాలాజీ కాలనీ ఎల్ఐసి రోడ్ లోని రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ భవనంలో తిరుపతి నగర శాఖ ఆధ్వర్యంలో అఖిలభారత పెన్షనర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 75 సంవత్సరాలు నిండిన విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఖజానా అధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ఎప్పటి కప్పుడు పరిష్క రించడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తిరుపతి జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కెఆర్‌శంకర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 75 సంవత్సరాలు నిండిన 30 మంది విశ్రాంత ఉద్యోగులను శాలువా , మెమెంటో, పుష్ప గుచ్చం తో సత్క రించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరామా నాయుడు, తిరుపతి నగర శాఖ ప్రధాన కార్యదర్శి సి వెంకటేశం శెట్టి, కోశాధికారి యస్. జీ.మునికష్ణ,జిల్లా కోశాధికారి వి.సిద్దయ్య,జిల్లా సహాధ్యక్షులు టి.గోపాల్, యస్ దేవరాజులు, కార్య నిర్వాహకులు టి వెంకటరమణ, చిన్నబ్బ, కార్పొరేటర్ ఆర్. వెంకటేశ్వర్లు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్కాట్ కష్ణ ప్రసాద్, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పూకా విజయ కుమార్, పాల్గొన్నారు.

గూడూరు టౌన్ : జాతీయ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని డాక్టర్ సి.ఆర్ రెడ్డి ప్రభుత్వ పెన్షనర్ల భవన్ లోని ఫంక్షన్ హాలులో పెన్షనర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రిటైర్డ్ ఎంప్లాయిస్ సంఘ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా అధ్యక్ష త వహించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ సి. జనార్దన్ రెడ్డి డాక్టర్ బ్రహ్మయ్య పాల్గొని పెన్షనర్ల ఆరోగ్యం పైఅవగాహన కల్పించారు. అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్లమో ఇంజనీర్ల సంఘ గౌరవ అధ్యక్షుడు రిటైర్డ్ ఇంజనీర్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లడుతూ సిపిఎస్ ఉద్యోగులకు అండగా ఉంటామని తెలిపారు. తమకు రావలసిన డిఎ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం 19 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ సెక్రెటరీ ఎం మోహన్, గౌరవాధ్యక్షులు జి సుబ్రమణ్యం, సహ అధ్యక్షులు ఏ భాస్కరరావు, కోశాధికారి ఎన్ వి కృష్ణయ్య, ఉపాధ్యక్షులు బి డేవిడ్ జయకుమార్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ బి శ్రీనివాసులు, కెనరా బ్యాంక్ మేనేజర్ బి. గోపి పాల్గొన్నారు.

సూళ్లూరుపేట: శ్రీహరికోట రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షార్ పినాకిని నగర్ మల్టీ పర్పస్ హాల్లో పెన్షనర్స్ డేను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. జనరల్ , ఆడిట్ రిపోర్టులు కుమారస్వామి, రమణ రావు ప్రవేశ పెట్టారు. ఇంక్రిమెంట్లు కోర్టు కేసులు సుదర్శన్ వివరించారు. ఐక్యత సామాజిక స్పృహ గురించి గౌరవ అధ్యక్షులు డాక్టరు ఆదిశేషారెడ్డి వివరించారు. హెడియఫ్‌సి మేనేజరు శ్రీధర్ వారి స్టాపు సీనియర్ సిటిజన్ల డిపాజిట్ల మీద అధిక వడ్డీలు, సరళమైన లోన్ల గురించి వివరించారు. ఎన్నికల అధికారి మోహన్ రావు 2024-25 సంవత్సరానికి నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా పిజేసి రెడ్డిని, ఉపాధ్యక్షులుగా కృపమ్మ, సుబ్రమణ్యం రెడ్డి, కుమారస్వామి, జాయింటు సెక్రటరీలుగా రాధాక్రిష్ణ, రామకృష్ణ, కోశాధికారిగా సుదర్శన రావు, ఏడుగురు కమిటీ మెంబర్ల సభకు పరిచయం చేశారు. శాశ్వత ఆహ్వానితులు సాంబశివయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు.


గూడూరు సమావేశంలో పాల్గొన్న పెన్షనర్లు

తిరుపతి (మంగళం): ఉద్యోగ విరమణ పొందిన తల్లి దండ్రులను బిడ్డలు ఎంత గౌరవంగా చూసుకుంటారో ప్రభుత్వం కూడా అంతే గౌరవం గా చూసు కోవా లన్నారు. జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆదివారం తిరుపతిలో జరిగిన అఖిల భారత పెన్షనర్ల దినోత్సవలో పాల్గొన్న ఆయన బోత్ హాస్పిటల్ లో రిటైర్డు ఉద్యోగులకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఒక డాక్టర్ గా ప్రస్తుతానికి ఈ ఉచిత వైద్య సేవ మాత్రమే చేయగలనని, రాజకీయంగా తనకు అండగా నిలిస్తే అధికారంలోకి వచ్చాక తప్పకుండా రిటైర్డు ఉద్యోగులకు ఏం చేయాలో చేసి చూపిస్తానని తెలిపారు. ఈ కార్యక్ర మంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శంకర్ , సహ అధ్యక్షులు సురేష్ బాబు వెంకటరమణ, కార్యదర్శి వెంకటేశంశెట్టి, టీడీపీ నాయ కులు ఊక విజయ్ కుమార్, అర్కట్ కృష్ణప్రసాద్, కార్పొరేటర్ వెంకటేశ్వర్లు, తిరుపతి ఖజానా అధికారి లక్ష్మీకార్ రెడ్డి, విశ్రాంత ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దివాకర్, జనసేన గౌరవ అధ్యక్షులు కష్ణయ్య , జిల్లా కార్యదర్శి ఆనంద్, నగర కమిటీ నాయకులు పార్థు పాల్గొన్నారు.


డాక్టరు హరిప్రసాద్‌ను సన్మానిస్తున్న పెన్షనర్స్


బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత సరోజను సన్మానిస్తున్న కళాశాల సిబ్బంది

బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : స్థానిక సిద్ధార్థ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెన్నాలజీ కళాశాలలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాధిపతి ప్రొఫెసర్ సరోజకు అనంతపురం జేఎన్‌టి యూనివర్సిటీ బెస్ట్ టీచర్ అవార్డును యూనివర్సిటీ ఆడిటోరియంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా అందించారు. కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు కలసి ఆదివారం వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ పిఎస్ రాజం, ప్రిన్సిపాల్ చంద్రశేఖర రెడ్డి, జనార్దన్ రాజు ప్రొఫెసర్ సరోజను ఘనంగా సన్మానించి శాలువా కప్పి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ తమకు అధ్యాపకులు సహకారం అందించడంతో ప్రిన్సిపాల్ జనార్దన్ రాజు, కళాశాల ఛైర్మన్ అశోక్ రాజు సహకారంతో అవార్డు వచ్చిందని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పిఎస్ రాజు, ప్రిన్సిపాల్స్ , వైస్ ప్రిన్సిపాల్ గోపినాథ్, హెచ్ఒడి , అధ్యాపకులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

సోమిరెడ్డి నిరసనకు టిడిపి నాయకుల మద్దతు

ప్రజాశక్తి -నాయుడుపేట: టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమి రెడ్డి చంద్ర మోహ న్ రెడ్డి చేపట్టిన స త్యాగ్రహ నిరస నకు మాజీ ఎంపీ, సూళ్లూరు పేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, నాయుడుపేట టిడిపి నాయకులతో కలిసి వెళ్లి మద్దతు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం వరదపాలెం పంచాయతీలో జరుగు తున్న వేల కోట్ల అక్రమాల దోపిడీకి నిరసనగా సోమిరెడ్డి చంద్రమో హన్ రెడ్డి చేస్తున్న సత్యాగ్రహం కార్యక్రమానికి మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయుడుపేట టిడిపి నాయకులు ఆదివారం కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఆగడాలను, అక్రమ దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో బుద్ధి చెపుతారన్నారు. వారి వెంట నాయుడుపేట మాజీ జడ్పిటిసి పేరంశెట్టి శ్రీరాం ప్రసాద్, తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు అవధానం సుధీర్, నియోజకవర్గ టిడిపి నాయకులు పాల్గొన్నారు.



ఎస్‌టి కాలనీ వాసులకు ఆర్థిక సాయం

ప్రజాశక్తి -ఏర్పేడు: కోబాక గ్రామపంచాయతీలో ఎరుకలమిట్ట ఎస్టీ కాలనీలో తుపాన్ బాధితులకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు కిషోర్ రెడ్డి సూచనల మేరకు కోబాక ఎరుకలిమిట్ట ఎస్టీ కాలనీలో ఐదు కుటుంబాలకు ఆర్థిక సహాయం పదివేల రూపాయలు అందించామని, ఒక్క కుటుంబానికి 25 కేజీలు బియ్యం, ఒక కేజీ కందిపప్పు,ఒక కేజీ ఆయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో వెంకటరమణ, వైసిపి చంగల్ రాయులు పాల్గొన్నారు.

2024 ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తాం..

సమాజ్ వాది పార్టీ నాయకుల వెల్లడి

ప్రజాశక్తి -తిరుపతి సిటీ: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ బరిలోకి దిగుతుందని సమాజ్ వాది పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి జగదీష్, రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి తేజోవతి పేర్కొన్నారు. స్థానిక ఓ ప్రైవేటు హోటల్లో ఆ పార్టీ రాయలసీమ జోనల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లా డుతూ వెనక బడిన తరగతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆర్థికంగా, సామాజి కంగా, రాజకీయంగా ఉన్నత స్థాయిలో నిలపాలని ఉద్దేశంతో మూలయం సింగ్ యాదవ్ ఈ పార్టీని స్థాపిం చారన్నారు. ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ అడుగు జాడల్లో పార్టీని దేశవ్యాప్తంగా విస్తృత పరుస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పాలకులు అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని, ఎస్సీ ఎస్టీ మైనా రిటీలపై దాడులు అధికమయ్యాయన్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రానికి తమ పార్టీ అవసరం ఎంతో ఉందన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. రాయలసీమ జోనల్ కమిటీ ఉమ్మడి చిత్తూరు జిల్లాల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆదివారం ఏర్పాటు చేశామని, త్వరలో జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, కృష్ణయ్య, ప్రదీప్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు నియోజక వర్గాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.


మాట్లాడుతున్న సమాజవాది పార్టీ నాయకురాలు తేజోవతి

పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

ప్రజాశక్తి- తిరుపతి టౌన్: ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు జారీచేసే ఆదేశాల ప్రకారమే మనం విధులు నిర్వహించాలని, పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి ఆర్‌ఓలను ఆదేశించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో తిరుపతి జిల్లాలోని నియోజకవర్గ ఆర్‌ఓలు, పోలీస్ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఎస్ఎస్ఆర్ 2024, ఎన్నికల కమిషన్ సూచిస్తున్న ఆదేశాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల సవరణ- 2024 మేరకు అన్ని క్లెయిమ్స్ త్వరగా పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు. ప్రింట్ అందిన ఎపిక్ కార్డులు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే పంపిణీ చేయాలన్నారు. రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ముందుగానే వల్నరబుల్ ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు సెక్టార్ అధికారులు నియమించడం, కేంద్ర ప్రభుత్వ, కేంద్ర సంస్థల ఉద్యోగులను మైక్రో అబ్జర్వర్ల జాబితా సిద్ధం చేయాలని, ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఎవరైనా అడ్డంకులను ఎదుర్కొనే సంఘటనలు గతంలో ఎక్కడైనా చోటుచేసుకుంటే ఆయా ప్రాంతాలపై ఇప్పుడు ప్రత్యేకంగా దష్టి సారించాలన్నారు. అలాంటి ఘటనలు పునరావతం కాకుండా సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీసులు పూర్తి పర్యవేక్షణ వుండేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. సెక్టార్ అధికారి, సెక్టార్ పోలీస్ అధికారి సంయుక్తంగా వల్నరబుల్ ప్రాంతాలలోని పోలింగ్ కేంద్రాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదికను ఎన్నికల కమిషన్‌కు నివేదించాలి తెలిపారు. ఈసమీక్షలు నగరపాలక కమిషనర్ హరిత, అడిషనల్ ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఆర్డీవోలు నిశాంత్ రెడ్డి, కిరణ్ కుమార్, చంద్రముని, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కోదండరామిరెడ్డి, శ్రీనివాసులు, నగరపాలక డిసి చంద్రమౌళీశ్వర రెడ్డి, ఏఈఆర్వోలు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

విద్యార్థులకు బహుమతుల ప్రదానం

ప్రజాశక్తి- -తిరుపతి సిటీ: లవ్ ఇన్ ఆక్షన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డేవిడ్ రీష్ హాస్పిటల్ లో యాన్యువల్ మీట్ ఫర్ సిఎల్ హెచ్ ఏ - 2023 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆదివారం బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ వై.ప్రవీణ్, ఏడి.రంగరాజన్ విచ్చేశారు. ఈసందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఎల్ఐఏటి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే వివిధ సంక్షేమ కార్యక్రమాలు గురించి వివ రించారు. డాక్టర్ ఆర్ ఆర్ రెడ్డి మాట్లా డుతూ ఈట్రస్ట్ నిర్వహించే కార్యక్ర మాలలో దాదాపు పది సంవత్సరాలు పనిచేశానని, రాబోయే రోజులలో తన వంతు సహాయ సహకారాలు ఈ కార్యక్రమానికి అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పి.రమేష్, పి.సుధాకర్, వి.రామచంద్రయ్య, ఏ.విజయ్‌కుమార్ పాల్గొన్నారు.



టాటా ట్రస్ట్స్‌ఆధ్వర్యంలో తిరుపతికి 'గాంట్ పే ధ్యాన్'

ప్రజాశక్తి- -తిరుపతి టౌన్: బ్రెస్ట్ క్యాన్సర్ ను ప్రారంభ దశలో కనుగొనడం వల్ల ప్రయోజనాల గురించి అవగాహన కల్పనే లక్ష్యంగా కలిగిన తమ మిషన్ ను ముందుకు తీసుకెళుతోందని టాటా ట్రస్ట్ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రిసెర్చ్ (ఎస్ విఐసిసిఏఆర్) లో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, సర్జికల్ ఆంకాలజీ, ఎస్ విఐసిసిఏఆర్ డాక్టర్ ప్రశాంత్ పెనుమాడు అన్నారు. ఒక ప్రత్యేక ఈవెంట్ ద్వారా ఒక వినూత్న ప్రయత్నం 'గాంట్ పే ధ్యాన్' ను ప్రవేశపెట్టింది. 'కైసే కా క్యాన్సర్' ప్రచారంలో భాగంగా 'గాంట్ పే ధ్యాన్' 'ఆహారంలో ముద్దలు' అనే రూపకం ఉపయోగించి అవగానను ఏర్పరచడం, బహిరంగ సంభాషణలను ప్రోత్సహించడం, బ్రెస్ట్ క్యాన్సర్ వైపునకు కమ్యూనిటీ చర్యలకు నడిపించడం, మహిళలలో రొమ్ము స్వీయ-పరీక్ష ప్రాముఖ్యతను ప్రాధాన్యీకరించడం లక్ష్యంగా నిర్వహించారు. రోగనిర్ధారణ చికిత్సలో ఈ ఆలస్యం అవగాహన లేకపోవడం వల్ల వస్తుందని, ముందు గుర్తించకపోతే ప్రాణాంతకం కావచ్చన్నారు. ఒక సాధారణమైన, వినూత్నమైన రూపకాన్ని ఉపయోగించి తొలిదశలలోనే కనుగొనడం ప్రాముఖ్యతపై మహిళలకు అవగాహన కలిగించడం ద్వారా ఈ సమస్యను ఒక మలుపు తిప్పటానికి టాటా ట్రస్ట్ అంకిత భావంతో పని చేస్తోంది. తమ కుటుంబాలకు భోజనం వండటం చాలా మంది మహిళల జీవితాలలో ఒక అంతర్భాగం అవుతుందని, వంట చేయడంలో, ముఖ్యంగా తమ ఆహారంలో ముద్దలు ఏర్పడకుండా నివారించడంలో మహిళలు తీసుకునే శ్రద్ధ నుండి ప్రేరణ తీసుకుంటూ, ఇదే శ్రద్ధను తమ ఆరోగ్యం విషయంలోనూ చూపించాలన్నారు.


అవార్డు అందుకుంటున్న శ్రీవెంకటేశ్వర కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జమకాల ఓబయ్య

డాక్టర్ జమకాల ఓబయ్యకు నీసా సైంటిస్ట్ అవార్డు

ప్రజాశక్తి - క్యాంపస్ : డిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలో టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జమకాల ఓబయ్యకు నీసా సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు - 2023 లభించింది. ఈ మేరకు లక్నోలోని సిఎస్ఐఆర్ - నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ (నీసా) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో శనివారం ఆయన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి అమ్రిత్ అభిజాత్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ ప్రతి ఏడాది పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన అధ్యాపకులను గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ క్రమంలో జమకాల ఓబయ్యను 2023 లో నీసా సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఆచార్య షకీల్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన డాక్టర్ జమకాల ఓబయ్య గతంలో కూడా పలు అవార్డులు అందుకున్నారు. ఓబయ్యకు అవార్డు లభించడం పట్ల పలువురు అధికారులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థి సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.

తైక్వాండో పోటీల్లో ఆక్స్‌ఫర్డ్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ



ప్రజాశక్తి - క్యాంపస్ : రాక్ ఫైటర్స్ తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో డాబిఆర్ అంబేద్కర్ స్పోర్ట్స్ కాంప్లె క్స్, తుమ్మల గుంటలో తిరుపతి లో ఇంటర్ స్కూల్స్ తైక్వాండో ఛాంపి యన్‌షిప్ పోటీ లను నిర్వహించారు. ఇందులో 30 పాఠశాలల విద్యార్థు లు పాల్గొన్నారు. ఆక్స్‌ఫర్డ్ పాఠశాలల విద్యార్థులు మొత్తం 16 బంగారు పతకాలు, 9 కాంస్య పతకాలు, 8 రజత పతకాలు, ఓవరాల్ ఛాంపియన్‌షిప్ పోటీలో గెలుపొందారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.గౌతమి మాట్లా డుతూ ఈ తరహా శిక్షణ, పోటీల వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ, క్రీడాస్ఫూర్తి పెరుగుతాయన్నారు. విద్యార్థుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని చూసి న్యాయమూర్తులు చాలా సంతోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్వీయులో గ్రూప్ 2 మాక్ టెస్ట్ నిర్వహణ

ప్రజాశక్తి - క్యాంపస్ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఈసిఈ విభాగాధిపతి ఆచార్య జి. ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రూప్ 2 మాక్ టెస్ట్ ను ఆదివారం నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోటీ పరీక్షలకు సంసిద్ధులయ్యే విద్యార్థులు అభ్యర్థుల కొరకు సివిక్స్ సెంటర్ హైదరాబాద్ వారి సహకారంతో గ్రూప్ 2 మాక్ టెస్ట్ ను నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షలో దాదాపుగా 148 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షను సకాలంలో విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలను కల్పించి నిర్వహించామని అన్నారు. ఇందుకు బీటెక్ విద్యార్థులు పవన్ కుమార్ శివరామిరెడ్డి గౌతమ్ సహకారం అందించారన్నారు.

